వరికి వాయుగండం

- అకాల వర్షాలతో అన్నదాతకు నష్టం
- రహదారులపైనే ధాన్యం రాశులు
- ఆందోళనలో రైతన్నలు


ఈదురుగాలులకు జార్జిపేటలో నేలకూలిన వరిచేలు

తాళ్లరేవు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అన్నదాతలకు గండంగా మారింది. వాయుగుండం కారణంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది పంటలు బాగా పండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేసే లోపే అకాల వర్షాలు వాటిపై నీళ్లు చల్లుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పంటను ఒబ్బిడి చేసేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాగే కురిస్తే..

గత వారం రోజులుగా ఎండలు బాగా కాయడంతో చాలా మంది రైతులు మాసూళ్లు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో విత్తనాల వరి కోతలు చేపట్టగా, మరి కొంత మంది రైతులు వరి కోత మెషీన్లతో మాసూళ్లు చేస్తున్నారు. ఈ వర్షానికి వరిచేలు పడిపోవడంతోపాటు వరి పనలు తడిసి ముద్దవుతున్నాయని, ఎడతెరిపిలేకుండా వర్షాలు ఇలాగే కురిస్తే మొలకలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పోలేకుర్రు పంచాయతీలో పశుగ్రాసాన్ని ఒబ్బిడి చేసుకుంటున్న రైతు


తాళ్లరేవులో మాసూలు చేసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు

30 శాతమే కోతలు

ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు 30 వేల ఎకరాలలో వరి సాగు చేయగా సుమారు 30 శాతం మేర కోతలు పూర్తయ్యాయి. అధిక శాతం మంది వరికోత మెషీన్ల ద్వారా మాసూళ్లు చేస్తున్నారు. కోసిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో దానిని తగ్గించేందుకు రహదారులపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే ధాన్యం పాడైపోతాయి. మాసూలు చేసిన ధాన్యం తడిచిపోకుండా ధాన్యం రాశులపై భారీ టార్పాలిన్లు వేసి భద్రత కల్పిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే అవి ముక్కుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు అప్పు చేసి పంట పండించామని చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడితే నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. ఇలా ఉండగా పశువుల కోసం పశుగ్రాసాన్ని ఒబ్బిడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం పడితే గడ్డిమొత్తం పాడైపోయే ప్రమాదం ఉండడంతో రైతన్నలు మాసూలు చేసిన వరిగడ్డిని గట్లపైకి తరలించి నిల్వ చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

రైతులు జాగ్రత్తలు పాటించాలి

మరి కొన్ని రోజులు వర్షాలు పడతాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రైతులు మరి కొన్ని రోజులపాటు కోతలను వాయిదా వేసుకోవాలని తాళ్లరేవు మండల వ్యవసాయాధికారి ఎస్.ప్రశాంతి కోరారు. ఇప్పటికే కోసి పనపై ఉన్నట్లయితే వాటిని వెనక్కి తిప్పుకుని ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. అలాగే వరిచేలలో పిల్ల కాలువలను ఏర్పాటు చేసి ఎప్పటి నీరు అప్పుడు దిగిపోయేలా చర్యలు చేపట్టాలన్నారు.

చేతికందే సమయంలో ఇబ్బంది



ఏడు ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు ఎకరాల్లో పంట మూసూలు చేశాను. అయితే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మిగిలిన పంటను లాట్లు వేస్తున్నాను. ఈ ఏడాది పంటలు బాగా పండాయి. పంట చేతికందే సమయంలో అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి గింజలు తడిచిపోయి నిమ్ములాగేస్తున్నాయి. దీంతో నష్టపోయే పరిస్థితి నెలకొంది.

– గోవాల వీర్రాజు, రైతు, జార్జిపేట

ఆర బెట్టుకుంటున్నాం



అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో ఆరబెట్టుకుంటున్నాం. ధాన్యం ఆరక పోతే ఆయ వచ్చి పాడైపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అకాలు వర్షాలు పడడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలి.

– పిల్లి కృష్ణ, రైతు, తూర్పుపేట, లేకుర్రు పంచాయతీ

క్లుప్తంగా

ఉపాధి పనుల పరిశీలన


ఉపాధి పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ రాజ్‌కుమార్

ఉప్పలగుప్తం: భీమనపల్లి గ్రామంలో జరుగుతున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను సర్పంచ్ పెయ్యిల రాజ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అయితాబత్తుల శ్రీనివాసరావు ఉన్నారు.

మాదిగల ఆత్మీయ సమావేశానికి తరలిరావాలి


భట్టుపాలెంలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

ఉప్పలగుప్తం: ఈ నెల 21న మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగే మాదిగల ఆత్మీయ సమావేశానికి భారీగా తరలిరావాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సత్తాల దుర్గారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని భీమనపల్లి పంచాయతీ పరిధి భట్టుపాలెంలో దుర్గారావు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ నాయకులతో కలసి బుధవారం ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి పలివెల రాజబాబు, లంక సత్తిబాబు, కొల్లి కృష్ణ, ఉందుర్తి సంజీవ్, జొన్నాడ సత్యనారాయణ, లంక శ్రీను, సత్తాల నాగరాజు, సవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అరెస్టు

అమలాపురం టౌన్: ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు గ్రామంలో అనధికారికంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న జల్లి గంగాధరరావును బుధవారం అరెస్టు చేసినట్టు అమలాపురం ఎక్సైజ్ సీఐ వీటీవీవీ సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఎక్సైజ్ ఎస్సై బాలాజీ ఆధ్వర్యంలో సిబ్బంది బెల్ట్ షాపుపై దాడి చేసి రూ.1420 విలువైన 180 మిల్లీలీటర్ల పరిమాణం ఉన్న 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

జాతీయ స్విమ్మింగ్ పోటీలకు 'సాయ్' క్రీడాకారులు


జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

యానాం: గుజరాత్‌లో రాజ్‌కోట్‌లో ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరిగే 68వ ఎస్‌జీఎఫ్ఐ జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు యానాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్రీడాకారులు 8 మంది ఎంపికయ్యారని సాయ్ ఇన్‌చార్జి ఎస్.ఉదయకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అండర్–14, అండర్–17 విభాగాల నుంచి డి.సహస్రచందన, కోలాటి సతీష్‌కుమార్, ఎస్‌కే ఓంకార్, పాలికి నిషాంత్, వి.నాగసాయి, వి.మణికంఠనవీన్, ఎంఎస్ఎస్ జాష్విన్‌నాయుడు, బి.పురాణనందీశ్వర రాజు ఎంపికయ్యారని వీరంతా పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. వీరందరికీ సాయ్‌కోచ్‌లు రవితేజ గ్రంధి, ఎస్.ఉదయకుమార్ శిక్షణ ఇచ్చారన్నారు. క్రీడాకారులు స్టేడియం ఇన్‌చార్జి పీవీఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో రాజ్‌కోట్ వెళ్లనున్నారని తెలిపారు.

బాలల దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

యానాం: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్‌వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు బుధవారం వెల్ఫేర్ ఆఫీసర్ రెయ్యా శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే గొల్లపల్లి ఎనివాస్‌అశోక్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు. బాలల దినోత్సవంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు

అభయారణ్యంలో స్వచ్ఛభారత్

ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు


కోరింగాలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న నాక్సా, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది

తాళ్లరేవు: ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కోరింగా అభయారణ్యంలో నాక్సా(నేషనల్ సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్) బృందం బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభయారణ్యంతోపాటు క్రీక్స్‌లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ తొలగించారు. ఈ కార్యక్రమంలో నాక్సా సీఈఓ డైహన్ కంగ్లాన్ ఎఫ్ఎస్‌ఓ ఎస్.వీరభద్రరావు, ఎఫ్‌బీఓలు కె.మహేష్, జి.గోపీ నాగేంద్రకుమార్, ఎస్‌కెఎమ్ సుభానీ, పి.సంధ్యారాణి, సీహెచ్ ధనలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

అమలాపురం రూరల్: జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నుంచి 20వ తేదీ వరకూ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వరప్పాలెం గ్రంథాలయం అధికారి ఎన్‌వీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సమనస గురుకుల పాఠశాలలో వన్నెచింతలపూడి ఉన్నత పాఠశాలలో పోస్టర్లను ఉపాధ్యాయులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ వారోత్సవాల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ, క్రీడా పోటీలను నిర్వహిస్తునట్టు తెలిపారు. 20వ తేదీన ముగింపు సభలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.

డి.రావులపాలెంలో కార్తిక వన సమారాధన

అల్లవరం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని డి.రావులపాలెంలో బుధవారం కార్తిక వన సమారాధన నిర్వహించారు. గ్రామస్తులు సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత త్రిమూర్తులు, ఆంజనేయులు పూజలు నిర్వహించారు. అనంతరం కార్తిక వన భోజనాలు చేశారు. జున్నూరి సుబ్బారావు, తిక్కా ప్రసాద్, చాట్ల కాశీ తదితరులు పాల్గొన్నారు. కొమరగిరిపట్నం రాజుపాలెంలో వేపచెట్టు, రావిచెట్టు 25వ వార్షిక కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా 2500 దీపాలతో దీపోత్సవం నిర్వహించారు.

గ్రామాల్లో అన్నసమారాధనలు

యానాం: స్థానిక స్టేట్‌బ్యాంక్ వీధిలో ఈశ్వరమ్మ ధ్యాన మందిరంలో విశేష పూజలు నిర్వహించి, అన్నసమారాధన నిర్వహించారు. గత 40 ఏళ్లుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అగ్రహారంలో మహావిష్ణుభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో 50వ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మీ నారాయణ స్వామివారి పూజ, అన్నసమారాధన జరిగింది. మల్లాడి శ్రీరామదండియాదాసు, మాత కామేశ్వరమ్మ 1974లో స్థాపించారని అప్పటినుంచి యువత, గ్రామపెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఎన్‌పీఐసీ బ్యాంకు ఖాతాలు లింక్ చేయించండి

అల్లవరం: సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరాలంటే బ్యాంకు ఖాతాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనుసంధానం అయ్యి ఉండాలని ఎంపీడీవో కృష్ణమోహన్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరచి వాటిని ఎన్‌పీఐసీకు అనుసంధానం చేయాలన్నారు. ఇప్పటికే బ్యాంకు అకౌంటు తెరచి ఉన్న వారికి సైతం ఎన్‌పీఐసీ చేసేలా బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఖాతాదారుల వివరాలను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో నమోదు చేసి ప్రతి ఇంటిని జియో కో ఆర్డినేటింగ్‌తో అనుసంధానం చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా అపార్ కార్డుల నమోదు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు రాజ్‌మోహన్, శ్రీనివాస్, మల్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

నూరు శాతం పన్నులు వసూలు చేయాలి


ముమ్మిడివరం నగర పంచాయతీలో అడ్మిన్ సెక్రటరీలతో సమావేశమైన కమిషనర్ రవివర్మ

ముమ్మిడివరం: వచ్చే మార్చి లోపు నగర పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ముమ్మిడివరం నగర కమిషనర్ పిన్నమరాజు రవివర్మ తెలిపారు. బుధవారం నగర పంచాయతీ కమిషనర్ చాంబర్‌లో అడ్మిన్ సెక్రటరీలతో ఆస్తిపన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూలపై సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూలులో ముమ్మిడివరం నగర పంచాయతీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండాలని, దీనికి ప్రజలందరూ సహకరించాలని రవివర్మ కోరారు. ఆధార్ జియోట్యాగింగ్ సర్వే సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ఐ భాస్కరరావు, సచివాలయం అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం


ఆర్థిక సాయం అందిస్తున్న గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

అమలాపురం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన గౌడ యువకులు కుటుంబాలను బుధవారం కామనగరువులో సర్దార్ పాపన్న గౌడ్ కోనసీమ గౌడ సేవా సంఘం సభ్యులు బుధవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. నాలుగు కుటుంబాలకు రూ.15వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కోనసీమ గౌడ సంఘం అధ్యక్షుడు రాజులపూడి వెంకటేశ్వరరావు(భీముడు) అందించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాయకులు ముప్పిడి శ్రీను, రేలంగి దుర్గారావు, రాజులపూడి సత్యనారాయణ, కామన గంగాధరరావు, మట్ట మాధవ్ గౌడ్, దాసరి సాయిబాబు, ఆర్.దుర్గారావు, దాసరి బాలయ్య, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నాడు వైభవం.. నేడు దీనం..

- యానాం కోఆపరేటివ్ స్టోర్స్‌లో అవకతవకలు
- మద్యం అమ్మకాల్లో పక్కదోవ పట్టిన రూ.71లక్షలు
- రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి నివేదిక
- రూ.5లక్షలు రికవరీ చేసి చేతులు దులుపుకొన్న వైనం
- సొసైటీలో అక్రమాలపై పూర్తి స్థాయి చర్యలు శూన్యం
- నేడు రానున్న పుదుచ్చేరి రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్



యానాం కో ఆపరేటివ్ స్టోర్స్ భవనం

యానాం: యానాం కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ 1958లో ప్రారంభమైంది. ఈ సొసైటీ 30 మంది సభ్యులతో ప్రారంభమై ప్రస్తుతం 4 వేల మందికి సభ్యత్వం కల్పించింది. దీని ద్వారా నిత్యావసరాల పంపిణీతోపాటు అనేక ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి పుదుచ్చేరి వ్యాప్తంగా 7 సార్లు ఉత్తమ స్టోర్స్ అవార్డును అందుకున్న ఘనత ఉంది. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు నిర్ణయాలతోపాటు సొసైటీ ద్వారా జరుగుతున్న లిక్కర్ అమ్మకాల్లో తేడాలు రావడం, లక్షలాది రూపాయలు పక్క తోవపట్టడంతో సిబ్బందికి గత రెండేళ్ల నుంచి జీతాలు రాని పరిస్థితి నెలకొంది. సొసైటీ ద్వారా లిక్కర్‌తోపాటు గ్యాస్ వ్యాపారం కూడా జరుగుతోంది.

నిలిచిన నిత్యావసరాల పంపిణీ

యానాం కో ఆపరేటివ్ స్టోర్స్ ద్వారా గతంలో బియ్యం, పంచదార, కిరోసిన్, పామాయిల్ తదితర నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. అయితే ఇటీవల ప్రభుత్వం నగదు బదిలీ(డీబీటీ) పద్ధతిని ప్రవేశపెట్టడంతో సరకుల పంపిణీ ఆగిపోయి, లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి పంపిణీ నిలిచిపోవడంతో సిబ్బందికి పని లేకపోవడంతో పాటు జీతాలు రాని పరిస్థితి ఏర్పడింది. వందలాది మందికి రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. సొసైటీ సుమారు రూ.కోటి 30లక్షల మేర నష్టాల్లో కూరుకుపోయింది.

మద్యం అమ్మకాల్లో అవకతవకలు

యానాం కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా నడిచే కోఆపరేటివ్ స్టోర్స్ నుంచి ఐఎంఎఫ్ఎల్ సెక్షన్‌ను 2010 నుంచి నియోజకవర్గ పరిధిలో 10 రిటైల్ అవుట్‌లెట్లతో ప్రారంభించారు. ఆ విధంగా ప్రస్తుతం సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప, అయ్యన్ననగర్, గణపతినగర్ అవుట్‌లెట్స్ ఎనడుస్తున్నాయి. అయితే 2018 నుంచి 2021 వరకూ రూ.4 కోట్ల మేర జరిగిన మద్యం అమ్మకాలపై ఆరోపణలు రావడంతో కోఆపరేటివ్ రీజినల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసింది. అందులో రూ.71,29,569 అవకతవకలు జరిగినట్టు బృందం నిర్ధారించి, పుదుచ్చేరి రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్‌కు నివేదికను పంపించారు. దీంతో అందరూ విస్తుపోయారు. ఇందులో ఐఎంఎఫ్ఎల్ సెక్షన్ ఇన్‌ఛార్జి రూ.39,13,883, ఏడుగురు సేల్స్‌మెన్లు రూ.32,15,686 మేర సొమ్ములు దుర్వినియోగం జరిగిందని తనిఖీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. దీంతో పూర్తిస్థాయి విచారణ చేస్తే మరింత అవినీతి బయటపడుతుందని అన్నారు. అయితే ఇప్పటివరకూ రూ.5లక్షల వరకూ రికవరీ జరిగిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సొమ్ము రికవరీకి ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని పలువురు అంటున్నారు.

నేడు రానున్న ఆర్‌సీఎస్

ఎల్జీ కె.కైలాషనాథన్ ఆదేశాల మేరకు పుదుచ్చేరికి బయట ఉన్న రీజియన్లకు నెలకోసారైనా కార్యదర్శులు వెళ్లాలని ఆదేశించిన నేపథ్యంలో ఆర్‌సీఎస్(పుదుచ్చేరి రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్) ఎస్.యశ్వంతయ్య గురువారం యానాం వస్తున్నారు. ఈ నేపథ్యంలో యానాం కో ఆపరేటివ్ స్టోర్స్‌ను సైతం తనిఖీ చేయనున్నారు.

పోలీస్ కేసు నమోదైనా విచారణ శూన్యం

లక్షలాది రూపాయల మేరకు పక్కదోవపట్టిన సొసైటీ సొమ్ముకు సంబంధిత బాధ్యులను ఇంత వరకూ విచారణ చేయలేదని, వారి నుంచి సొమ్ములు రికవరీ లేకపోవడంతోపాటు వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలేదని పలువురు ఆరోపిస్తున్నార్నారు. కో ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడు జరిగిన అవకతవకలపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నివేదిక సమర్పించాం



2018–2021 వరకూ జరిగిన ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలపై లక్షలాది రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పుదుచ్చేరి రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పూర్తి తనిఖీ నిర్వహించాం. ఇది వాస్తవమని తేలింది. 44 పేజీల విచారణ నివేదికను తయారు చేసి పంపించాం. ఇప్పటి వరకు సిబ్బంది జీతాల నుంచి రూ.5లక్షలు రికవరీ చేశాం.

–అబ్దుల్ రజాక్, ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్, కో ఆపరేటివ్ శాఖ, యానాం

మత్స్యకార విద్యార్థులకు ఆటల పోటీలు

యానాం: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లోని మత్స్యకార విద్యార్థులకు ఆటల పోటీలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేదరకు మత్స్యశాఖ ఏడీ దడాల గొంతియ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న హైస్కూల్ విద్యార్థులకు శరీర ఆరోగ్య పరిరక్షణలో మత్స్యసంపద పాత్ర అనే అంశంపై, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సముద్ర తీర ప్రాంత అభివృద్ధి–కాలుష్య నివారణ ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధి అంశాలపై వ్యాస రచన పోటీలు ఉంటాయన్నారు. 16న లెమెన్ అండ్‌స్పూన్, 18న స్విమ్మింగ్, మహిళలకు మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు ఉంటాయని తెలిపారు. 21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు.

నందీశ్వరునికి అభిషేకం

తాళ్లరేవు: సుంకరపాలెం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. ప్రతి నెలా పౌర్ణమి ముందుగా వచ్చే త్రయోదశి రోజు నందీశ్వరునికి అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తామని అర్చకుడు భీమేశ్వరశర్మ తెలిపారు.

ఎమ్మెల్యేకి అసెంబ్లీ విప్ పదవిపై పలువురి హర్షం

తాళ్లరేవు: ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్‌గా ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తాళ్లరేవులో కూటమి నాయకులు కుడుపూడి శివన్నారాయణ, రాయుడు గంగాధర్ తదితరులు కేక్ కట్ చేశారు. పోలేకుర్రు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జైభీమ్‌పేటలో సంబరాలు నిర్వహించారు.